ఎడతెరిపి లేని వాన.. రోడ్లు జలమయం

నల్లగొండ టూటౌన్ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీలగిరి పట్టణంలోని పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నల్లగొండ పట్టణంలోని డీవీకే రోడ్డు, పానగల్, మర్రిగూడ, చైతన్యపురి కాలనీ, గొల్లగూడ, అర్బన్ కాలనీ, పానగల్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం ప్రాంతం, అర్బన్ హెల్త్ సెంటర్ ఆవరణలోకి భారీగా వరద నీరు చేరింది. కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ నుంచి మురుగు ఉబికి రోడ్లపై పారింది.

నకిరేకల్ : ఎడతెరిపి లేకుండా శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి నకిరేకల్ పట్టణంలో పలు వీధులు చిత్తడిగా మారాయి. ఎంపీడీఓ కార్యాలయం, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ కార్యాలయాల ఎదుట, డాక్టర్స్ కాలనీ, చీమలగడ్డ, తాటికల్ రోడ్డు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.

శాలిగౌరారం మండలంలో భారీ వర్షం

శాలిగౌరారం: మండల కేంద్రంలో శనివారం 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సుమారు మూడు గంటలకు పైగా ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి ఇళ్లు, రోడ్లు జలమయమయ్యాయి. వర్షానికి లోతట్టు ప్రాంతాలు కుంటలను తలపించాయి. శాలిగౌరారం ప్రాజెక్టు ఆయకట్టు పంట కాలువలతోపాటూ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్ పట్టణంలోనూ భారీ వర్షం కురవడంతో మండల సరిహద్దు వెంట ఉన్న మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల రైతులకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్ మోటార్లు, పైపులైన్లు మూసీనది వరదనీటి ప్రవాహంలో మునిగి కొట్టుకుపోయాయి.

కట్టంగూర్ మండలంలో భారీ వర్షాలు

కట్టంగూర్ : మండలవ్యాప్తంగా శనివారం 3 గంటలకు పైగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో వీధులు, డ్రైనేజీలు, సర్వీసు రోడ్లు జలమయమయ్యాయి. సంవత్సర కాలంగా ఒట్టిపోయిన చెరువులు, కుంటలు సగం వరకు నిండాయి. వర్షంతో పల్లపు ప్రాంతాల్లో ఉన్న పత్తి చేలు నీటమునిగాయి. మండల కేంద్రంలోని పద్మశాలి కాలనీలో హైవే పక్కన డ్రైనేజీ నిర్మించకపోవడంతో వర్షపు నీరు దారిలో ప్రవహించి కాలనీ ప్రజలు రాకపోకలకు ఇబ్బందులకు గురయ్యారు.

చండూరు : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనం అతలాకుతలం అవుతున్నారు. చండూరు మున్సిపల్ కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఆవరణలోకి వరద నీరు భారీగా రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు నానా అవస్థలు పడ్డారు. నీటిలో నుంచి తరగతి గదుల్లోకి విద్యార్థులు చేరుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గట్టుప్పల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లోకి వర్షపు నీరు చేరడం తో పోలీస్ సిబ్బంది ఇబ్బంది పడ్డారు.

మునుగోడులో మోస్తరు వర్షం

మునుగోడు: మండల వ్యాప్తంగా శనివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. వ్యవసాయ భూముల్లో వర్షపు నీరు నిలిచింది. కానీ ఏ ఒక్క గ్రామంలో కూడా కాల్వలు, వాగులు పారలేదు. మునుగోడులోని పలు వీధుల్లో మురికి కాల్వలు లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది.

ప్రభుత్వ కార్యాలయాలు జలమయం

నాంపల్లి : మండలంలో శనివారం కురిసిన వర్షానికి పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలు జలమయమయ్యాయి. ఆర్‌అండ్‌బీ రోడ్డు వెంట ఉన్న తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న కాల్వర్టులు మూసివేయడంతో వరద నీరు వెళ్లే మార్గం లేక నీటితో కార్యాలయాలు నిండిపోయాయి. పోలీస్ క్వార్టర్స్‌లోకి వరద నీరు రావడంతో ఇబ్బందులు పడ్డారు.


నల్లగొండ : పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్‌లోకి వచ్చి చేరిన వర్షపు నీరు


నాంపల్లి : పోలీస్ స్టేషన్ ఆవరణలో నిలిచిన వర్షపు నీరు


నాంపల్లి : ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిలిచిన వర్షపు నీరు



కట్టంగూర్ : ఎరసానిగూడెం గ్రామ సమీపంలో రోడ్డుపై ప్రవహిస్తున్న పెద్దవాగు


నకిరేకల్ : పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుట..


మునుగోడు : జర్నలిస్టు కాలనీలో ఇళ్ల మధ్య నిలిచిన వర్షపు నీరు


శాలిగౌరారం: శాలిగౌరారం-భైరవునిబండ రోడ్డుపై ఇలా..


కట్టంగూర్ : సర్వీసు రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు


నల్లగొండ : చెరువును తలపిస్తున్న ఔట్‌డోర్ స్టేడియం

క్లుప్తంగా

నూతన కమిటీ ఎన్నిక


పి.గోపాల్
అధ్యక్షుడు

నకిరేకల్ : డీటీఎఫ్ మండల సర్వసభ్య సమావేశం ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశం అధ్యక్షతన శనివారం నకిరేకల్‌లో జరిగింది. ఈ సందర్భంగా డీటీఎఫ్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓగోడు హైస్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు పి.గోపాల్ మండల అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఎంపీపీఎస్ వల్లభాపురం ఉపాధ్యాయుడు ఈ.జగతి, కార్యదర్శులుగా ఎం.నాగరాజు, పి.జ్యోతి, ఉపాధ్యక్షుడిగా సీహెచ్.వెంకటయ్య, జిల్లా కౌన్సిలర్‌గా ఎం.నాగయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తిప్పర్తి : పీఆర్‌టీయూ మండల నూతన కార్యవర్గాన్ని శనివారం తిప్పర్తిలో జరిగిన యూనియన్ మండల సర్వసభ్య సమావేశంలో ఎన్నుకున్నారు. మండల నూతన అధ్యక్షుడిగా నామిరెడ్డి మహేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా గుర్రం రవి, అసోసియేట్ అధ్యక్షుడిగా కంచర్ల తిరుమల్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సుంకరి బ్రహ్మం ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డీవీఎస్ ఫణికుమార్, కాలం నారాయణరెడ్డి, చిట్టిప్రోలు సదానందం పాల్గొన్నారు.

శాలిగౌరారం: డీటీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.వెంకటేశం అధ్యక్షతన శనివారం మండలకేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా బి.సైదులు, ఉపాధ్యక్షులుగా కె.మహేశ్వర్, వి.మల్లికార్జునరావు, ఎస్.రజిత, నహీం ఉన్నీసా, ప్రధాన కార్యదర్శిగా కె.యాదగిరి, కార్యదర్శులుగా బి.అంజయ్య, సీహెచ్.జ్యోతి, ఎండీ.తహరుల్లా, బి.వినయ్‌కుమార్, జిల్లా కౌన్సిల్ మెంబర్లు బి.వెంకటేశం, ఎం.వెంకన్న ఎన్నికయ్యారు.

ఉచిత కంటి వైద్యశిబిరం

చిట్యాల: పట్టణంలోని గ్రీన్‌గ్రోవ్ స్కూల్‌లో శనివారం హిందుస్తాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో వాసవి కంటి ఆస్పత్రి సహకారంతో విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. అనంతరం స్కౌట్స్ ట్రైనింగ్ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ బండి వీణ అనిల్‌కుమార్‌రెడ్డి, డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్‌రెడ్డి, ఏఓ పోలా గోవర్ధన్, పీఈటీ గంగాపురం రాము, వైద్యులు డాక్టర్ కయుముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

కిశోర్‌కుమార్‌కు అవార్డు


అవార్డు అందజేస్తున్న సినీ నటుడు సుమన్

నల్లగొండ టౌన్: పట్టణానికి చెందిన ఆర్మ్‌డ్ రిజర్వుడు ఇన్‌స్పెక్టర్ డాక్టర్ పల్లె కిశోర్‌కుమార్‌కు స్ఫూర్తి ఆర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ వారి ఇందిర అవార్డును శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు సుమన్ అందజేశారు. కిశోర్‌కుమార్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు కళా రంగానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా స్ఫూర్తి ఆర్ట్స్ కల్చరల్ సొసైటీ వారు అవార్డుకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో స్ఫూర్తి కల్చరల్ సొసైటీ ఫౌండర్ వర్ధిని ప్రియ తదితరులు పాల్గొన్నారు.

చెక్కులు అందజేత

మునుగోడు: ఇటీవల అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, మందుల బీరప్ప, దండు లింగస్వామి, సీపీఐ నాయకుడు మునుగోటి దయాకర్ పాల్గొన్నారు.

ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు


మాట్లాడుతున్న డీఐఈఓ దస్రునాయక్

నార్కట్‌పల్లి: కళాశాలలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ అధ్యాపకులు అంకితభావంతో విద్యార్థులకు చదువు నేర్పించడం అభినందనీయమని డీఐఈఓ దస్రునాయక్, కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాఖేండ్ అన్నారు. శనివారం నార్కట్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్‌డే కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ ఇస్మాయిల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు నడింపల్లి వెంకటేశ్వర్లు, వెంకటేష్, సంజీవ్, ప్రకాశ్, సుల్తానా, జోత్స్న, అంజిబాబు తదితరులున్నారు.

అంగన్‌వాడీ సిబ్బందికి అవగాహన

కనగల్ : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీడీపీఓ నిర్మల అన్నారు. శనివారం లచ్చుగూడెంలో జరిగిన సెక్టార్ సమావేశానికి ఆమె హాజరై అంగన్‌వాడీ సిబ్బందికి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు నిర్వహించే పోషణ మాసంలో ప్రీ స్కూల్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సూపర్‌వైజర్ మంజుల, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

నేడు జేవీవీ మహాసభ

నల్లగొండ రూరల్: జన విజ్ఞాన వేదిక 5వ మహాసభ నల్లగొండ పట్టణంలో ఆదివారం నిర్వహిస్తున్నట్లు జేవీవీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వద్దిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, రాంపాటి అమరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. డ్రగ్స్, గంజాయి యువతపై ప్రభావం అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఫేక్ కాల్స్‌ను నమ్మొద్దు

చిట్యాల: మున్సిపాలిటీ పరిధిలోని పలువురు వ్యాపారులకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ట్రేడ్ లైసెన్స్‌ల పేరుతో వస్తున్న ఫేక్ ఫోన్‌కాల్స్(సైబర్ మోసం) ను నమ్మొద్దని చిట్యాల మున్సిపాలిటీ కమిషనర్ వీరేందర్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. చిట్యాల పట్టణంలోని పలువురు వ్యాపారులకు రూ.10 వేలు చెల్లిస్తే లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ట్రేడ్ లైసెన్స్ అందజేస్తున్నామంటూ మున్సిపల్ బిల్ కలెక్టర్ పేరుతో వస్తున్న ఫోన్‌కాల్స్‌ను పట్టించుకోవద్దని సూచించారు. ట్రేడ్ లైసెన్స్‌కుగాను వార్డు ఆఫీసర్లు వ్యాపార సంస్థల వద్దకు వచ్చి ఫీజులు తీసుకుని ఇస్తారని తెలిపారు.

మక్బుల్ అహ్మద్‌కు సన్మానం

నల్లగొండ టూటౌన్: జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి మక్బూల్ అహ్మద్ శనివారం ఉద్యోగ విరమణ చేశారు. క్రీడల అధికారిగా, హాకీ కోచ్‌గా 26 సంవత్సరాలపాటు పని చేసి జిల్లాలో క్రీడాభివృద్ధికి కృషి చేశారు. దీంతో హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మక్బూల్ అహ్మదును ఘనంగా సన్మానించారు. హాకీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం, ఖేల్ ఇండియా కోచ్ యావర్, ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గిరిబాబు, అలీం, హాకీ అసోసియేషన్ నాయకులు ఎండీ ఫరూఖ్, దావూద్, రఘు ముబిన్, శేఖర్, మురళి, నవీన్, శ్రీనివాస్, ముజాఫర్, రంజిత్, ఇర్ఫాన్, కవితలు పాల్గొన్నారు.

మినీ జాబ్ మేళాకు స్పందన

నల్లగొండ: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో శనివారం మూడు కంపెనీలు నిర్వహించిన మినీ జాబ్‌మేళా విజయవంతమైనట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సామ మాధవరెడ్డి ఒక ప్రకటనలోతెలిపారు. ఈ సందర్భంగా ప్రాథమికంగా ఎంపికైన 16 మందికి, సన్‌సాయ్, వెస్టీజ్ సంస్థలకు ఎంపికైన మరో 14 మంది అభ్యర్థుల కు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.

బీజేపీ సభ్యత్వ నమోదు చేపట్టాలి


నార్కట్‌పల్లి : మాట్లాడుతున్న వీరెల్లి చంద్రశేఖర్

నార్కట్‌పల్లి : ప్రతి గ్రామం నుంచి బూత్ స్థాయిలో రెండు వంద వరకు సభ్యత్వాలను చేపట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరేల్లి చంద్రశేఖర్ అన్నారు. శనివారం నార్కట్‌పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కొరివి శంకర్ అధ్యక్షతన జరిగిన సభ్యత్వ నమోదు కార్యశాల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నార్కట్‌పల్లి మండలంలో 15వేలకు పైగా సభ్యత్వాలను నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో పజ్జూరి వెంకట్‌రెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లింగాల వీరయ్య, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు మునుకుంట్ల గణేశ్, పాల్వాయి భాస్కర్‌రావు, శ్రవణ్‌కుమార్, సామ హర్షవర్ధన్‌రెడ్డి, అంతటి రవి, సతీష్, లింగస్వామి, రమేష్, శివశంకర్, లాలు ప్రసాద్, సందీప్, శివ, దినేష్, ప్రవీణ్‌రెడ్డి తదితరులున్నారు.

బీజేపీ జెండా ఆవిష్కరణ

చిట్యాల : మండలంలోని బొంగోనిచెర్వు గ్రామంలో శనివారం బీజేపీ జెండాను బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రూపని లింగస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెల్ది రాఘవరెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు అంశల అనిల్‌కుమార్, గ్రామ బూత్ అధ్యక్షుడు జమాండ్ల నరేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, యాదిరెడ్డి, నవీన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

బీజేపీ సభ్యత్వ నమోదు

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చిట్యాలలో బీజేపీ మండల అధ్యక్షుడు పొట్లపల్లి నర్సింహగౌడ్, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి పజ్జూరి వెంకట్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధానకార్యదర్శి బొడిగె లక్ష్మయ్యగౌడ్, పెద్దగోని అంజన్‌గౌడ్, పొలిమేర నర్సింహ, కోరబోయిన లింగస్వామి, పున్న విష్ణు, అనిల్, ధనుంజయ పాల్గొన్నారు.

జిల్లా కార్యవర్గ సభ్యుడిగా రాఘవరెడ్డి


వెలిమినేడు గ్రామానికి చెందిన వెల్ది రాఘవరెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈమేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి శనివారం రాఘవరెడ్డికి నియామక పత్రం అందజేశారు.

స్నేహితుడికి ఆర్థికసాయం

శాలిగౌరారం: మండలంలోని వల్లాల గ్రామానికి చెందిన బింగి వీరయ్య తల్లి లింగమ్మ(70) అనారోగ్యంతో ఇటీవల మృతిచెందింది. నిరుపేద కుటుంబానికి చెందిన వీరయ్య ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండడంతో 1986–87 ఎస్సెస్సీ బ్యాచ్ స్నేహితులు శుక్రవారం రాత్రి వీరయ్యను పరామర్శించి రూ. 25 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాంబాబు, జి.సత్తయ్య, కె.వెంకన్న, ఏ.సురేశ్, బి.శ్రీనివాసులు, కె.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కనగల్: మండల పరిధిలోని జి.యడవల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన సోము రాములు కుటుంబ సభ్యులకు శివ దుర్గ ఫౌండేషన్ చైర్మన్ పర్సనబోయిన వెంకటేశం రూ.10 వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొరివి లింగయ్య, కర్నాటి వెంకన్న, గొని నరేష్, కర్నాటి సత్యం, కొరివి లింగస్వామి, పర్సనబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


వైభవంగా ముత్యాలమ్మ బోనాల పండుగ


నాంపల్లి : బోనాలు తీసుకెళ్తున్న మహిళలు

చిట్యాల: మండలంలోని ఎలికట్టె గ్రామంలో శనివారం ముత్యాలమ్మ తల్లి బోనాల పండగ, వెలిమినేడు గ్రామంలోని విజయవాణి విద్యానికేతన్ హైస్కూల్‌లో బోనాల పండగను ఘనంగా నిర్వహించుకున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ వలిగొండ శంకర్, కరస్పాండెంట్ అర్రూరి రాజు, ఉపాధ్యాయులు స్వరూప, సంగీత, సుజాత, స్రవంతి, మాధవి, ప్రవల్లిక, ఇందిర, సుమలత పాల్గొన్నారు.

నాంపల్లి : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో శనివారం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. మడేలయ్య, హరిజన సంఘం, పలు కుల సంఘల ఆధ్వర్యంలో బోనాల పండుగను నిర్వహించారు.

మహా కుంభారాధన


పూజలు నిర్వహిస్తున్న భవాని స్వాములు

రామగిరి(నల్లగొండ): పట్టణంలోని రామగిరి శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా శనివారం బలిహరణ, మహా కుంభారాధన ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మున్సిపల్ వైస్‌చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, కవిత, ఆలయ పూజారి అంజయ్య, సుమతమ్మ, భవాని స్వాములు నాగరాజు, చంద్రకళ, మణికుమార్, పవన్, శివ, శ్రీలత, జ్యోతి పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి

నల్లగొండ : ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. శనివారం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (జాయింట్ డైరెక్టర్)చింతా నిరంజన్ రావు పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగి తన పదవీ కాలంలో అందించిన మంచి సేవలే జీవితంలో సంతృప్తి నిస్తాయన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగం ద్వారా సేవలు అందించడం దేవుడిచ్చిన గొప్ప వరమన్నారు. పదవీ విరమణ అనంతరం చింత నిరంజన్ రావు ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిరంజన్ రావు సతీమణి పద్మావతి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయం

నల్లగొండ టూటౌన్ : విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయమని ఏబీవీపీ క్షేత్ర సంఘటన మంత్రి చిరిగే శివకుమార్ అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్‌కతాలో అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ, విభాగ్ ప్రముఖుడు ప్రమోద్‌కుమార్, విభాగ్ కన్వీనర్ సురువి మణికంఠ, జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

'వ్యాధులు విజృంభిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం'

నకిరేకల్ : సీజనల్ వ్యాధులు విజృంభించి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల అన్నారు. శనివారం నకిరేకల్‌లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా, వైరల్ ఫీవర్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆమెవెంట సీపీఎం నాయకులు బొళ్ల నర్సింహారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చినవెంకులు, పట్టణ కార్యదర్శి వంటిపాక వెంకటేశ్వర్లు ఉన్నారు.

వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నల్లగొండ: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ ఆర్డీఓ రవి శనివారం ఒక ప్రకటనలో కోరారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఏదైనా ఇబ్బంది ఎదురైతే మున్సిపల్, మండల స్థాయి అధికారులకు సమాచారం అందిస్తే వెంటనే వసతి కల్పిస్తామన్నారు. ప్రజలకు అత్యవసర సాయం అవసరమైతే సహాయక చర్యలు చేపట్టేందుకు ఆర్డీఓ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. అవసరమైన ప్రజలు వెంకటేష్ నంబర్ 9010670408, ఎం.నాగేశ్వర్ 8074522583 నంబర్లకు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.

నల్లగొండ టూటౌన్ : భారీ వర్షాలు కురుస్తున్నందున నల్లగొండ పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. రోడ్లపై వరదలు పారుతున్నప్పుడు మ్యాన్‌హోల్స్ మూతలు పక్కకు జరిగే అవకాశం ఉంటుందని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

కనగల్: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనగల్ ఎస్ఐ పి.విష్ణుమూర్తి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కి కాల్ చేయలన్నారు.

కాల్ సెంటర్ ఏర్పాటు

వర్షాలకు నల్లగొండ పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీలగిరి మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. వర్షాల వల్ల ఏదైనా ఇబ్బందులు వస్తే నల్లగొండ పట్టణ ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసరం అయినవారు 08682220100 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

కంట్రోల్ రూం ఏర్పాటు


నకిరేకల్ : రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున నకిరేకల్ మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ బాలయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సమాచారం తెలియజేయాలనుకునే వారు 7995552976 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.

సర్వే సమగ్రంగా నిర్వహించండి

నకిరేకల్ : రుణమాఫీ సర్వేను సమగ్రంగా నిర్వహించాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) శ్రావణ్‌కుమార్ ఆదేశించారు. శనివారం నకిరేకల్ వ్యవసాయ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రుణమాఫీ గ్రీవెన్స్ దరఖాస్తులను పరిశీలించారు. రేషన్‌కార్డు లేని వారి కుటుంబ సభ్యుల నిర్ధారణ ఏ విధంగా జరుగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏఓ మహ్మద్ జానిమియా, ఏఈఓలు లింగయ్య, ఇదాయతుల్లా, మోహిన్, బీటీఎం విక్రమ్, సందీప్‌కుమార్ ఉన్నారు.

సమతుల ఆహారంతో ఆరోగ్యం

- నేటి నుంచి 'పోషణ్ అభియాన్' కార్యక్రమం
- మాతాశిశు మరణాలు తగ్గించేందుకు మాసోత్సవాలకు శ్రీకారం



ఐసీడీఎస్ ప్రాజెక్టులు	09
అంగన్‌వాడీ కేంద్రాలు	2093
7నెలల నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు	79,698
గర్భిణులు	9607
బాలింతలు	7064

మిర్యాలగూడ టౌన్ : మాతాశిశు మరణాలను నివారించడంతో పాటు ఆరోగ్య తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'పోషణ్ అభియాన్' మాసోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణులకు పౌష్టిక్రమంపై అవగాహన కల్పించ డం, అంగన్‌వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ మాసోత్సవాలు ఈ నెల 30వ తేదీన ముగుస్తాయి. జిల్లా వ్యాప్తంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి సక్కుబాయి ఆధ్వర్యంలో మాసోత్సవాలు నిర్వహించనున్నారు.

తొమ్మిది ప్రాజెక్టుల పరిధిలో...

జిల్లాలో అనుముల, చింతపల్లి, దామరచర్ల, దేవరకొండ, కొండమల్లేపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్ ప్రాజెక్టులుండగా వీటి పరిధిలో 2093 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, మూడేళ్లలోపు పిల్లలకు పాలు, గుడ్లు, బాలామృతంతో పాటు పలు రకాల పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా పిల్లల ఎత్తు, బరువు, అవసరమైన వైద్య పరీక్షలను చేసి వారికి ఇబ్బందులు లేకుండా చూడనున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో...

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే వారిలో 5 ఏళ్లలోపు పిల్లలకు ప్రాథమిక విద్యతో పాటు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో సంపూర్ణ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. ఈ పథకం ద్వారా నెల 30 గుడ్లు అందిస్తున్నారు.

పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం



గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకుంటే మాతా శిశు మరణాలను తగ్గించవచ్చు. పోషకాహార విలువలు కలిగిన ఆహారాన్ని క్రమ పద్ధతిలో తీసుకుంటే మంచిది. అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్నప్రాసన, జన్మదిన వేడుకలను కూడా నిర్వహించనున్నాం. పోషణ స్థాయిని పెంపొందించడమే ప్రధాన లక్ష్యం.

– సక్కుబాయి స్త్రీ,శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్, నల్లగొండ

రక్తహీనత నుంచి బయట పడాలంటే..

ఐరన్ ఎక్కువగా లభించే ఆకు కూరలు, ఖర్జురా, బీట్ రూట్ వంటివి తీసుకోవాలి. బెల్లం, వేరుశనగలు, రాగి జావ వంటివి తీసుకోవాలి. పోషణలతో కూడిన ఆహారం, వైద్యుల సూచనల మేరకు ఐరన్ మాత్రలు వేసుకోవాలి. చిన్న వయస్సుల్లోనే పెళ్లి చేసుకోవడం వలన గర్భిణుల రక్త హీనత కు కారణం అవుతుంది. రక్తహీనతకు గురయితే కాన్పు సమయంలో ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది. అదే విధంగా పాఠశాల దశలోనే ఆట పాటలతో పాటు పిల్లలు ఎక్కువగా చదువుల్లో నిమగ్నం అవుతారు. 10 నుంచి 10 ఏళ్ల పాటు వారి ఎదుగుదల గణనీయంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో హార్మోణులు, లైంగిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ దశ నుంచే మంచి ఆహారాన్ని అందిస్తే చిన్నారుల ఎదుగుదలలో భాగంగా 9.10 సెంటిమీటర్ల ఎత్తు పెరగడంతో పాటు 8 నుంచి 10 కిలో వరకు బరువు కూడా పెరుగుతారు. ఆ దశలో శరీరం ఎదుగుదలకు ప్రొటీన్లతో కూడిన ఆహారం దోహదపడుతుంది.